[24th March 1953

SRI D. SEETHARAMIAH :—"ఇప్పుడు ఉన్నటువంటి Land Mortgage Banks కు ప్రభుత్వము అప్పులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నది. కనుక వాటిని త్వరగా ఇస్తుందా ?"

THE HON. SRI D. SANJIVAYYA :—"Land Mortgage Banks కు ప్రభుత్వము అప్పులు ఇవ్వడంలేదు. Central Mortgage Bank అని మద్రాసులో ఒకటి ఉన్నది. ఆ bank వారు ఇస్తారు."

Khosla Committee report.

*139 Q.—SRI K. VENKAIAH : Will the Hon. the Minister for Public Works be pleased to state—

(a) whether the State Government have received a copy of the report of the Khosla Committee from the Government of India relating to Nandikonda, Siddeswaram and Gandikota Projects; and

(b) if so, the steps they are going to take?

THE HON. SRI N. RANGA REDDI :—"(a) A copy of the report of the Khosla Committee for the optimum utilization of the Krishna and Godavari waters has been received.

"(b) At a conference held in Delhi on 8th December 1952 to consider the Khosla Committee's report at which the representatives of the Governments of Madras and Hyderabad and of the Planning Commission and members of the Khosla Committee were present it was decided that the Governments concerned should first carry out the further investigations recommended in the Khosla Committee report itself. Accordingly this Government are examining the possibility of remodelling the Kurnool-Cuddapah canal, investigating the canal system on the Madras side from the proposed Nandikonda Dam and further investigating the Pennar and Pulichintala Dams. After these investigations on the Madras side and some similar investigations on the Hyderabad side by the Hyderabad Government have been completed the Planning Commission will in consultation with the two Governments draw up an integrated plan and make specific recommendation for the inclusion of a project or projects in the Five-Year Plan."

SRI K. VENKAIAH :—"ఖోస్లా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టులో, తరువాత జరిపినటువంటి సంప్రతింపులలో, తుంగభద్రా హైలెవల్ చానల్ గురించి ప్రత్యేకంగా ఏమైన చర్యలు తీసుకోడానికి సూచనలున్నాయా ? దాని విషయము మంత్రిగారు వివరిస్తారా ?"

THE HON. SRI N. RANGA REDDI :—"The Khosla Committee has nothing to do with the Tungabhadra High Level channel."

SRI G. C. KONDAYYA :—"ఖోస్లా కమిటీ విషయము గురించి మద్రాసు ప్రభుత్వము ఏ అభిప్రాయాన్ని తెలియ జేశారో చెప్పగలరా ?"

24th March 1953]

THE HON. SRI N. RANGA REDDI :—"As I have already said, so far as Madras Government are concerned, top priority should be given to the famine-stricken areas like Cuddapah, Kurnool, parts of Chittoor, Nellore and Guntur in the matter of projects. They do not agree with the recommendations of the Khosla Committee."

SRI VAVILALA GOPALAKRISHNAIAH :—"అయ్యా, మద్రాసు గవర్నమెంటు ఈ విషయములో investigate చేస్తున్నదని అన్నారు. అయితే నందికొండయొక్క దక్షిణకాలువ మద్రాసు వైపున ఉన్నటువంటిది. దానియొక్క investigation ఏ లెక్కలుబట్టి ఏ capacity తో చేయనున్నారు. ఖోస్లా కమిటీ వారు 24,500 cusecs capacity తో చేయమని చెప్పితే, మద్రాసు గవర్నమెంటు 15,000 cusecs capacity తో చేస్తున్నది. అవిధంగా ఎందుకు చేస్తున్నారు. ఖోస్లా కమిటీయొక్క రిపోర్టు ప్రభుత్వము దగ్గర ఉంటే సభ్యులకు అంద జేస్తారా ?"

THE HON. SRI N. RANGA REDDI :—"Sir, this Government have addressed the Central Government for the supply of copies of the Khosla Committee report. As soon as they are received, they will be supplied to the hon. Members. I do not know anything about the cusecs as advised by the Planning Commission. The Madras Government are carrying on the investigation of the right bank canal from Nandikonda Dam." 9 a.m.

SRI V. SRI KRISHNA :—"ఢిల్లీలో జరిగినటువంటి సమావేశము అయిన తరువాత investigation జరిపామని అన్నారు. ఇప్పుడు పరిశోధన జరిపేటటువంటి ప్రధానోద్యోగి ఏ భాషా ప్రాంతానికి సంబంధించినటువంటి వారో మంత్రిగారు తెలియ జేస్తారా ?"

THE HON. SRI N. RANGA REDDI :—"I think it extends to about 200 miles or so, Sir."

SRI C. SUBBARAYUDU :—"In view of the fact that Government agree that the recommendations of the Khosla Committee affect the interests of Rayalaseema, will the Government agree to appoint a technical committee to go thoroughly into the matter the utilization of Tungabhadra and Krishna waters for the benefit of the famine-stricken Rayalaseema and then only allow the implementation of the Khosla Committee recommendations?"

THE HON. SRI N. RANGA REDDI :—"I have already mentioned about the policy of this Government with regard to the utilization of the Krishna waters."

SRI T. NAGI REDDI :—"మద్రాసు ప్రభుత్వమువారు ఈ నాటికిని అంగీకరిస్తున్నటువంటి కృష్ణా-పెన్నారు స్కీముక్రింద గండికోట ప్రాజెక్టు స్కీము లేదు అనేటటువంటి సంగతి ప్రభుత్వమునకు తెలుసునా ? ఆ సందర్భంలో గండికోట ప్రాజెక్టును తక్షణమే తీసుకోవాలని ప్రభుత్వము మొదట Central Government కు నివేదించిందా ?"

THE HON. SRI N. RANGA REDDI :—"Though the Government of Madras have not stated so in unequivocal terms that

the project should be taken up, it means that top priority should be given to these tracts which are famine-stricken. This is also included in the report of the Madras Government."

SRI T. NAGI REDDI :—" కృష్ణా-పెన్నారు ప్రాజెక్టు స్కీములో గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన విషయములు లేవని, కృష్ణా-పెన్నారు స్కీముకు గండికోటకు ఏమి connexion లేదనే విషయము నిజమేనా అని అడుగుచున్నాను."

THE HON. SRI N. RANGA REDDI :—" It is not correct that Gandikota will not be fed from Krishna waters. That is part of the Krishna-Pennar Project."

SRI M. LAKSHMANASWAMI :—" ఇప్పుడు కోస్లా కమిటీ రిపోర్టుపైన పరిశోధన చేస్తూన్నటువంటి శాఖ మదరాసు circle లో ఉన్నదా లేక బెజవాడ circle లోనా? తరువాత ఈ పరిశోధనలు ఎప్పుడు పూర్తి అవుతాయో చెప్పగలరా ?"

THE HON. SRI N. RANGA REDDI :—" I do not know in what circle it is situated. But the investigations are expected to be completed in nine months so far as the channel from Nandikonda is concerned."

SRI G. YELLAMANDA REDDI :—" అర్యా, ఇప్పుడు నందికొండ right channel కోస్లా కమిటీ నివేదిక ప్రకారం కాకుండా 10 మైళ్లు క్రింద కొలతలు వేస్తున్నారు. దానికి కారణము ఏమో సెలవిస్తారా ?"

THE HON. SRI N. RANGA REDDI :—" Notice, Sir."

THE HON. SRI C. RAJAGOPALACHARI :—" Sir, may I request the hon. Members to remember that this dispute as to what shape the Krishna waters scheme should take will not be settled before the new State is formed and it would be very much better not to waste the time of the House now on these theoretical considerations? They will all become practical when the new State begins to function."

SRI VAVILALA GOPALAKRISHNAIAH :—" Investigation చేస్తున్నామని లెక్కలు వేస్తున్నామని అంటున్నారు. పనిమాత్రము ఆంధ్రరాష్ట్రము వచ్చిన తరువాత జరుగుతుందని అంటారు. ఈ లోగా investigation జరిపితే ఇందులో అన్యాయము, అక్రమము జరుగవచ్చు. ఆ తరువాత చేయవలసిందేమి లేదు. అందువలన ఇట్టి అన్యాయం జరుగకుండా చూస్తారా ?"

MR. SPEAKER :—" When the report of the Khosla Committee is placed on the table of the House, we shall have a full-dress debate. Probably such a debate will take place in the new Andhra Legislature." (Laughter.)

Alleged dismissal of certain inmates of the Government Depressed Classes Hostel, Masulipatnam.

* 140 *Q.*—SRI G. RAMA RAO : Will the Hon. the Minister for Education be pleased to state whether it is a fact that some